క్లుప్తంగా

ముత్యాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ



ముత్యాలమ్మను దర్శించుకుంటున్న భక్తులు

మొగల్తూరు: మండలంలోని ముత్యాలపల్లిలో ఉన్న శ్రీబండి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆషాఢమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కొల్లాటి రామారావు, ఈవో డి.రామ కృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఎన్నిక ఏకగ్రీవం



ఆక్వా రైతు నూతన కార్యవర్గ సభ్యులు

పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా జి.గాంధీభగవాన్‌రాజు, ఉపాధ్యక్షుడిగా సజ్జా వీర వెంకట సత్యనారాయణ, కోడి విజయ్‌భాస్కర్‌లు, సెక్రటరీ బోణం చినబాబు, జాయింట్ సెక్రటరీలుగా గుంటూరి వెంకట సత్యనారాయణ రాజు, ఎం.జాన్ డేవిడ్ రాజు, ఎం.ఫణీంద్ర, ట్రెజరర్‌గా బోణం రంగయ్యానాయుడు, దాట్ల సోమేశ్వరరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.సత్యనారాయణరాజులను ఎన్నుకున్నారు.

రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి అధ్యక్షుడిగా కుంపట్ల



రామ్‌గోపాల్‌ను అభినందిస్తున్న దృశ్యం

పాలకొల్లు సెంట్రల్: స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలు నందు రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు క్లబ్ అధ్యక్షునిగా కుంపట్ల రాంగోపాల్, సెక్రటరీగా తెలనాకుల కిషోర్ గుప్త, ట్రెజరర్ శిరిగినీడి రాంబాబులు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ చేగొండి సూర్యప్రకాష్ చవ్వాకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తోకతిప్ప గ్రామంలో ఆదివారం ఓ యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని 20 ఏళ్ల వయస్సున్న యువతి ఈ నెల 13న రాత్రి ఇంట్లో నిద్రపోయింది. తెల్లవారిన తరువాత తన కుమార్తె కనిపించకపోవడంతో ఆమె ఆచూకీ కోసం తండ్రి బంధువులు, స్నేహితులు ఇళ్లల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి. మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై దాడి

భీమవరం అర్బన్: దెయ్యాలతిప్పలో ఆదివారం ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ప్రకారం దెయ్యాలతిప్ప గ్రామానికి చెందిన నాగిడి తాతాజీ భీమవరం వెళుతుండగా రామాయణపురం వచ్చేసరికి అతనిపై మద్యం తాగి ఉన్న మైలపల్లి రాజేష్, రెడ్డి మణికంఠలు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'గడపగడపకు'తో సమస్యల పరిష్కారం

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్



పాలకొల్లు అర్బన్: 25వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్

పాలకొల్లు అర్బన్: గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి రూ.2.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డు 25వ వార్డులో పలు అంతర్గత రోడ్లను రూ.8 లక్షలతో సీసీ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సచివాలయానికి రూ.20 లక్షలు నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అలాగే మునిసిపల్ సాధారణ నిధులు రూ.60 కోట్లతో పట్టణంలోని 31 వార్డుల్లో సీసీ డ్రెయిన్‌లు, సీసీ రోడ్లు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే పట్టణంలోని బాగా పాడైపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పైపులైన్ విస్తరణ పనులు కూడా చేపట్టామన్నారు. గత రెండు సంవత్సరాలు పట్టణంలోని మంచినీరు ఇబ్బందులు తలెత్తకుండా వేసవికాలంలోనూ రెండు పూటలా మంచినీరు అందించామన్నారు. పట్టణంలోని నిర్మాణంలో ఉన్న హౌసింగ్‌బోర్డు వాటర్ ట్యాంక్, బెత్లహాంపేటలో నిర్మాణంలో ఉన్న ట్యాంకర్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయని, వీటిని త్వరలో ప్రారంభించి ప్రజలకు తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు చందక సత్తిబాబు, సచివాలయ కన్వీనర్ ఎంఎస్ వాసు, వార్డు ఇన్‌చార్జ్‌లు కావలి శ్రీనివాసరావు, రావి నాగేశ్వరరావు, పెదగోపురం చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, మద్దా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్‌మేళాలో 632 మంది ఎంపిక



పాలకొల్లు సెంట్రల్: విద్యార్థులకు నియామకపత్రాలను అందిస్తున్న ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్

పాలకొల్లు సెంట్రల్: ప్రముఖ కార్పొరేట్ కంపెనీలను కళాశాలకు తీసుకువచ్చి ఉభయ గోదావరి జిల్లాలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కళాశాల తీసుకున్న చర్యలు అభినందనీయమని ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఛాంబర్స్ డిగ్రీ అండ్ పిజి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన జాబ్‌మేళా ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతో పాటు ప్రతీ కళాశాల ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలన్నారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ ఈ జాబ్‌మేళా కళాశాల ప్రాంగణంలో శనివారం, ఆదివారం నిర్వహించామని, ఇందులో 18 కంపెనీల హెచ్ ఆర్‌లు పాల్గొనగా మొదటి రోజు 1069, రెండవ రోజు 397 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 1466 మంది అభ్యర్థుల్లో రాత పరీక్షలు, టెక్నికల్ పరీక్షలు, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించగా 632 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిలో ఛాంబర్ కళాశాలకు చెందిన 147 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అనంతరం కవురు శ్రీనివాస్ ప్లేస్‌మెంట్ అందుకున్న విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ ఈసీ మెంబర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ బి. జగన్‌మోహన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ లక్ష్మణరావు పాల్గొన్నారు.

వలంటీర్లకు వందనం

వలంటీర్ల వ్యవస్థ వచ్చాకే పింఛన్



వృత్తిరీత్యా మత్స్యకారుడనైన నేను రెండు దశాబ్దాల క్రితం వేటకు వెళ్లిన సందర్భంలో నాకు కంటిలో ఈత ముల్లు దిగడంతో పూర్తిగా కంటి చూపు కోల్పోయాను. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నాకు ఎవ్వరూ పింఛన్ అందించలేదు. జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ వచ్చాక మా వలంటీర్ గంధం ప్రశాంత్‌కుమార్ బాధ్యత తీసుకుని నాకు గత మూడేళ్లుగా ఫించన్‌ను అందిస్తున్నారు. నాలాంటి అభాగ్యులకు సేవలందించే వలంటీర్ వ్యవస్థ ఎంతో మహోన్నతమైనది.

– మర్రి అయ్యప్ప, కొత్తనవరసపురం.

వెతికి మరీ పింఛన్ ఇస్తున్నారు



నాకు ఏప్రిల్ నెలాఖరున లివర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయించుకున్నాక నేను తణుకులో నా కుమారుడు ఇంటి వద్ద ఉన్నాను. పింఛన్ ఇచ్చేందుకు మే నెల 1వ తేదీన మా వలంటీరు కడలి తులసీదుర్గ మా ఇంటికి వచ్చింది. నేను ఇంటివద్ద లేకపోవడంతో నా గురించి ఆరా తీసి తణుకులో ఉన్నట్లు తెలుసుకుంది. మే 3న తులసీదుర్గ తణుకులో మా కుమారుడి ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము ఇచ్చివెళ్లింది. అప్పుడు ఆపరేషన్ చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న నాకు అలాంటి సాయం ఎంతో సంతోషానిచ్చింది. మాబోటి వాళ్లను వలంటీర్లు సొంతింటి బిడ్డల్లా చూసుకుంటున్నారు.

– లూటికుర్తి సూర్యకుమారి, తూర్పుపాలెం

పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి



లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్

యలమంచిలి: పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్ కోరారు. యలమంచిలిలో ఆదివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా కుల, మత, వర్గ, పార్టీ, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత జగనన్నది అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే ప్రజలను ఓటర్లుగా చూడాలని, ఎన్నికల అనంతరం ప్రజలందరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటే ప్రజలంతా ఆ నాయకుడిని దేవుడిలా పూజిస్తారని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలో నిరూపితం అయ్యిందన్నారు. ఆ మహానేత బిడ్డగా మరొకడుగు ముందుకు వేసి సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పథకాలను పరుగు పెట్టిస్తున్న జగనన్నకు ప్రజలంతా బాసటగా నిలవాలని శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా రైతులకు కౌలు కార్డులు, లబ్ధిదారులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్, ఎంపీపీ రావూరి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, సర్పంచ్ బర్రే మేరీ, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ చివటపు నాగేశ్వరరావు, సచివాలయ మండల కన్వీనర్ ఓదూరి భాస్కరరావు, సర్పంచ్‌ల చాంబర్ మండల అధ్యక్షుడు వల్లభు సాయి వెంకట నరసింహారావు, నాయకులు రావూరి వెంకట కోటి మురళీకృష్ణ, మల్లుల బుజ్జి, ఉచ్చుల స్టాలిన్, దొంగ విజయ్‌కుమార్, బొక్కా సురేష్ సర్పంచ్‌లు కవురు గోపి, పాలంకి శ్రీనివాసరావు, మేడిది విజయ జ్ఞానమణి పాల్గొన్నారు.

జగనన్న సురక్షలో సమస్యల పరిష్కారం

పాలకొల్లు అర్బన్: చిన్న చిన్న కారణాలతో నవరత్నాలనే సంక్షేమ పథకాలు పొందలేకపోతున్న లబ్ధిదారులకు జగనన్న సురక్ష కార్యక్రమంలో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలతో సమస్యలు పరిష్కారం కానున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. పాలకొల్లు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో గత శనివారం ఒక్కరోజులోనే 5.47 లక్షల మంది లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారని, గత 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40.30 లక్షల మందికి ధృవీకరణ పత్రాలు అందజేశారని వివరించారు. పీహెచ్‌సీలకు అదనపు సౌకర్యాలు కల్పించే నిమిత్తం రూ.1.50కోట్లతో భవనాలు నిర్మించినట్లు చెప్పారు. రూ.13 కోట్లతో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు, అలాగే రూ.475 కోట్లతో దగ్గులూరులో మెడికల్ కళాశాల పనులు కూడా చురుగ్గా సాగుతున్నట్లు ఎమ్మెల్సీ శ్రీనివాస్ వివరించారు.

నాణ్యతతో ఏటిగట్టు అభివృద్ధి పనులు



ఏటిగట్టు పనులను పరిశీలిస్తున్న చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు

నరసాపురం రూరల్: నరసాపురం పొన్నపల్లి ఏటిగట్టు నిర్మాణ పనులను ఆదివారం చీఫ్‌విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పరిశీలించారు. విరామం లేకుండా షిఫ్టుల వారీగా ఏటిగట్టు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. రివిట్‌మెంట్, గ్రోయిన్స్ వేసే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన వరదలకు ఈ ప్రాంతంలో ఏటిగట్టు పూర్తిగా ధ్వంసం కావడంతో రూ.27 కోట్లతో ఏటిగట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ పనులు చేపడుతున్న ప్రాంతంలో రాళ్లను సర్దే పనిచేస్తున్న జేసీబీ అదుపు తప్పి గోదావరిలోకి దూసుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆ వాహనం నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది.

కోడిపందేల స్థావరంపై దాడి

ఉండి: మహదేవపట్నంలో కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై ఎస్సై కే గంగాధరరావు, స్పెషల్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2,220 నగదు, ఒక కోడిపుంజు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రాయల్‌క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం




సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ

నరసాపురం రూరల్: ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని కాపు, తెలగ, బలిజ జేఏసీ కన్వీనర్ దాసరి రాము అన్నారు. రాయల్ క్లబ్ నరసాపురం శాఖ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి చినమిల్లి వెంకట్రాయుడు, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు విద్య పై అవగాహనను పెంపొందించాలని, వారు విద్యాధికులు అయితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ఆ దిశగా రాయల్ క్లబ్ పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రాయల్‌క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణ, యర్రంశెట్టి దేవేంద్ర ఫణికర్ తదితరులు మాట్లాడుతూ గత సంవత్సరం రాయల్ క్లబ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను గురించి వివరించారు. రాయల్‌క్లబ్ అధ్యక్షుడిగా ప్రముఖ వైద్యుడు, వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చినమిల్లి సత్యనారాయణ, సెక్రటరీగా యర్రంశెట్టి దేవేంద్ర ఫణికర్, కోశాధికారిగా కోటిపల్లి వీరవెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్‌గా అందే రంగారావు, పోలిశెట్టి శ్రీరఘురామారావు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు కలిగినీడి చిదంబరం, కానూరి స్వామినాయుడు, అడబాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ అందే రామసతీష్ లతో పాటు 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గన్నాబత్తుల రామారావును ఘనంగా సత్కరించారు.

గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ఆకివీడు: అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అతిథి అధ్యాపకులు ఆదివారం భీమవరంలో మండలి చైర్మన్ మోషేన్‌రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో 890 మంది అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నామని, గత ప్రభుత్వంలో రూ.14,400 వేతనం ఇచ్చేవారని, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ రూ.28 వేలు ఇస్తున్నారన్నారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలోనే పనిచేస్తున్నట్లు వివరించారు. అయితే బోధన జరిగిన సమయాన్ని గంటల ప్రాతిపదికగా లెక్కించి జీతం ఇస్తున్నారని వాపోయారు. అతిథి అధ్యాపకుల్ని కాంట్రాక్టులో విలీనం చేసే విధంగా సహకరించాలని, లేని పక్షంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.28 వేలు జీతం ఇచ్చేలా సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పి.అమూల్యరావు, జి.సంజీవరాజు, పి.పండు పాల్గొన్నారు.

ఘనంగా బోనాల పండుగ



రాయపేటలో గోగులమ్మకు సమర్పించేందుకు బోనాలను తీసుకెళ్తున్న భక్తులు

నరసాపురం రూరల్: పట్టణంలోని రాయపేటలో ఉన్న శ్రీ గోగులమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. సాధారణంగా తెలంగాణలో ఆషాఢ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగను గత రెండేళ్లుగా నరసాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కం అమ్మాణి బాబ్జి దంపతుల నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అమ్మవారికి ప్రత్యేక పూజలు, రాయపేట పురవీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చాగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన సార్వా వరి నాట్లు

భీమవరం అర్బన్: మండలంలో సార్వా వరినాట్లు ప్రారంభమయ్యాయి. ముందస్తు సార్వా సాగుకు సన్నాహాలు చేయాలని వ్యవసాయాధికారులు సూచించడంతో గునుపూడిలో వరినాట్లు వేస్తున్నారు. మండలంలోని యనమదుర్రు, దిరుసుమర్రు, తాడేరు, బేతపూడి, గునుపూడి, అనాకోడేరు, కొమరాడ, రాయలం, చినఅమిరం, నరసింహపురం తదితర గ్రామాలలో సుమారు 8,900 ఎకరాలలో రైతులు సార్వా సాగు చేపట్టారు. ఇప్పటికే పొలాల్లో దమ్ములు, గట్టులంకలు సార్వా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముందస్తుగా సార్వా సాగు వల్ల అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాల నుంచి పంటను రక్షించుకోవచ్చని మండల వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాస్ చెబుతున్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు డీసీఎంఎస్‌లో అందుబాటులో ఉన్నాయని కావాల్సిన రైతులు ఆర్‌బీకే సెంటర్లలో బుక్ చేసుకోవాలని కోరారు.

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు

కాళ్ల: కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992–93 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆనందోత్సాహాల నడుమ సాగింది. దేశ, విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు అంతా తమతో చదివిన విద్యార్థులను కలిసేందుకు అందరూ ఒకచోటకు చేరారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్యార్థి దశలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. గురు శిష్యుల పవిత్ర బంధం గుర్తుకు తెచ్చుకున్నారు. పాఠశాలకు అవసరమయ్యే విద్యుత్, వైఫై, కుర్చీల ఏర్పాటు నిమిత్తం రూ.60వేలు విరాళం అందించారు. తమతో చదివిన 160 మంది పైబడిన విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ ద్వారా అందర్నీ కలిపి ఒక వేదిక మీదకి చేరారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం శ్రీ జూపూడి గంగయ్య మెమోరియల్ హైస్కూల్‌లో 1985–86 బ్యాచ్ పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. అనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులంతా కలిసి గురువులను సత్కరించారు. స్కూల్‌కు అవసరమైన క్రీడా సామగ్రి, రూ.10 వేలు స్కూలు అభివృద్ధికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ జూపూడి నాగ దమయంతి, ఎం.దేవేంద్రబాబు, జవ్వాది స్వామినాయుడు, సూదాబత్తుల కృష్ణమోహన్, కామన రాంబాబు, కె.తులసీరామ్ (చెన్నయ్), కొండపల్లి భాస్కర్, బాపట్ల కిషోర్, పులపర్తి గోపాలం, ఎ.కాశీ విశాలక్షి, పద్మ (చెన్నయ్) తదితరులు పాల్గొన్నారు.